Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 109

(Apr. 24, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 109

(Apr. 24, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 — 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 24-4-47 గురువారం [సంచిక 109

నైజాంపోలీసు రాక్షసత్వం

కామ్రేడ్ ధర్మభిక్షం ప్రమాదస్థితి

సూర్యాపేట, ఏప్రిల్ 20

కామ్రేడ్ ధర్మభిక్షం, తెల్ల దుర్గయ్య, తండు లక్ష్మయ్య గార్లను జైలునుండి తప్పించుకొన్నారనే నేరము మోపి రాత్రంతా అమీను కచేరీలో గదిలో పడవేసి విపరీతంగా బాదినారు. లాటుకొట్లతో పొత్తికడుపులో తన్నారు. ఆన సములో కారము పెట్టినారు. వృషణముకూడా పిసికినట్లు తెలుస్తుంది. కామ్రేడ్ ధర్మభిక్షం లేవలేని స్థితిలో ఉన్నారు. నోటిగుండా రక్తము పడుతున్నది. మర్మావయవములకు దెబ్బలు తగిలినందున బ్రతికేటట్లు లేరని తెలుస్తున్నది.

జబల్‌పూరు జైల్లో కమ్యూనిస్ట్ డిటెన్యూల నిరాహారదీక్ష

జబల్‌పూరు, ఏప్రియల్ 21

మధ్య రాష్ట్రంలో ప్రజారక్షణ చట్టం క్రింద అరెస్టుచేయబడి, జబల్‌పూరు సెంట్రల్ జైలులో వున్న 7 గురు కమ్యూనిస్టు డిటెన్యూలు జైల్లో సరియైన సౌకర్యములు కలుగజేయడంలేదని నిరశన వ్రతం ప్రారంభించారు.

సంయుక్త స్వతంత్ర భారతం కోసం త్యాగాలు చేయ ప్రజలు సిద్ధపడాలి

జాగీర్లను రద్దు చేయాలి

సంస్థాన రక్షణ చట్టాలు తీసివేయాలి

సంస్థాన ప్రజా మహాసభ తీర్మానాలు

గ్వాలియర్, ఏప్రిల్ 20

అఖిలభారత సంస్థాన ప్రజామహాసభ ఆమోదించిన మరికొన్ని తీర్మానాలు ఇలా వున్నవి.

(1) "ఈ మహాసభ ప్రకటించిన వాంఛలను అమలుజరిపేందుకు తీసుకోవలసిన చర్యలనుగూర్చి ప్రజామండలులకు ఈ క్రింది సలహాలిస్తున్నాము.

"తమతమ సంస్థానాలలో వెంటనే ప్రజా ప్రభుత్వాలు ఏర్పడాలని, ప్రజాశక్తి బద్ధమైన చట్టాన్ని ఘర్మించడానికి రాజ్యాంగ సభను ఏర్పరచాలని సంస్థానాలలోని ప్రజా సంస్థలు ఆందోళన చెయ్యాలి. పై వాంఛలను అమలుజరపడానికి కాలనిర్ణయం కూడ చెయ్యవలెనని కోరాలి.

"1948 జూన్ నాటికి బ్రిటిష్ ఇండియాలోనేకాక నిరంకుశ రాజ్యం నడుస్తున్న సంస్థానాలలోకూడ బ్రిటిష్ అధికారశేషం పూర్తిగా నిర్మూలితమై స్వతంత్ర భారతదేశం ఏర్పడాలి, ఇందుకు అంతిమపోరాటానికి సంస్థాన ప్రజలను సమీకరించి తమ శక్తినంతటిని సంఘటిత పరచవలెనని ప్రజాసంస్థలను కోరుతున్నాము. సంయుక్త స్వతంత్ర ప్రజాస్వామిక భారతదేశాన్ని సాధించడంకోసం సర్వత్యాగాలకు, బాధలకు సిద్ధంగా ఉండవలెనని సంస్థానప్రజలను కోరుతున్నాము."

షేక్ అబ్దుల్లా దినోత్సవం జరపాలి

(2) "ఈ మహాసభ అధ్యక్షులైన షేక్ అబ్దుల్లా జైలుగోడల మధ్య ఉన్నారు కాబట్టి 'షేక్ అబ్దుల్లా దినోత్సవం' జరపాలని కోరుతున్నాము. ఆ ఉత్సవంరోజున ఆయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సంస్థాన ప్రజామండలి, ఆ స్థలసంస్థలు ఆ దినోత్సవాన్ని జరపాలి."

జాగీర్లను రద్దు చేయాలి

3. "జాగీర్దార్ల పద్ధతి పూర్తిగా మధ్య యుగంనాటిది. దానికి నేడు కాలదోషం పట్టినది. ఆ పద్ధతివల్ల ప్రజల అభివృద్ధికి పెద్ద ఆటంకం ఏర్పడింది. ఆర్థికంగాగాని, రాజకీయంగాగాని మరే ఇతర కారణాలవల్లగాని ఈ జాగీర్దారీలను సమర్థించ వీలులేదు.

"ఈ పద్ధతిని పూర్తిగా రద్దు చేయవలెనని తీవ్రంగా వాంఛిస్తున్నాము. సంస్థానాలలో బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపనకై జరిగే పెద్ద పోరాటంలో ఒక భాగంగా జాగీర్దార్ల రద్దుకోసం ప్రజలను సమీకరించి పనిచెయ్యాలని కోరుతున్నాము."

సంస్థాన రక్షణచట్టం రద్దుచేయాలి

4. "సంస్థానాధిపతుల రక్షణచట్టం (1921) సంస్థానాల రక్షణచట్టం (1934), విదేశీయుల చట్టం మొదలైన రాక్షస శాసనాలను రద్దు చేయవలెనని కోరుతున్నాం. సంస్థానాలలో రాజకీయ చైతన్యం పెంపొందకుండా ఇవి చాలా ఆటంకంగా ఉన్నవి. ప్రజల పౌర హక్కులను భగ్నపరుస్తున్నవి.

"ఈ చట్టాల రద్దు విషయమై తగిన శాసనాలు చేయవలసిందని తాత్కాలిక ప్రభుత్వాన్ని భారతశాసనసభను కోరుతున్నాము"

జమీందారీ పెట్టుబడిదారుల సమ్మేళనం

(5) "బ్రిటిష్ ఇండియావారు సంస్థానాలలో ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు. ఇందువల్ల సంస్థానాధిపతులతోను, అక్కడి ఉద్యోగులతోను, పెట్టుబడిదార్ల సహకారం చేసి పనిచేయడం జరుగుతుంది.

"ఇలాంటి జమీందారీ పెట్టుబడిదారీ సమ్మేళనం పరిశ్రమల భవిష్యత్తుకు చాల ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అంతేకాక యావత్ ప్రజానీకానికి నష్టదాయకమవుతుంది.

"అంతేకాక కార్మికులకు, ప్రజలకు రక్షణ కల్పించే ఏ శాసనాలుగాని సంస్థానాలలో లేవు. ఒకవేళ ఉన్నా అవి ఏ మాత్రం చాలవు. ఈ పరిస్థితికి అసమ్మతి తెలుపుతున్నాము. కాబట్టి కార్మిక సంస్థలను నిర్మించి, కార్మిక రక్షణ శాసనాలకై ఒత్తిడి తేవలెనని ప్రజామండలులను కోరుతున్నాం"

భూమి రైతుదేనని ప్రకటించాలి

(6) "ఉత్తర హిందూస్థానంలోని సంస్థానాలలో, ముఖ్యంగా పాటియాలాలో రైతు పోరాటాలు సాగుతున్నవి. అక్కడ భూమి రైతుకే చెందినదన్న సూత్రాన్ని గుర్తించాలని, జమీందారీ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నాము."

విద్యార్థులను సమీకరించాలి

(7) "విద్యార్థులను సంఘటిత పరచి వారిలో ఐక్యతను, సమర్థతను పెంపొందించుటకు తగిన కార్యక్రమాన్ని అవలంభించవలెనని, ప్రజామండలులు మొదలైన సంస్థానాలలోని ప్రజాసంస్థలను కోరుతున్నాము."

స్థాయిసంఘ నిర్మాణం

ఈ క్రింది స్థాయిసంఘాన్ని ఎన్నుకొన్నారు:

(1) షేక్ అబ్దుల్లా (అధ్యక్షుడు) (2) డాక్టర్ పట్టాభి (వర్కింగు అధ్యక్షుడు) (3) బలవంతరాయ్ మెహతా (ఉపాధ్యక్షుడు) (4) హీరాలాల్ శాస్త్రి (కోశాధికారి) (5) శేషనందన్ (6) వర్ధమాన్ (7) జయనారాయణ వ్యాస్ (ప్రధానకార్యదర్శులు). కార్యవర్గసభ్యులలో పండిత నెహ్రూ, రామానంద తీర్థ మొదలైనవారున్నారు.

నిరంకుశ ప్రభువులకు లీగు మద్దతు

లియాకతాలీఖాన్ ప్రకటన

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21

లీగునాయకుడు లియాకతాలీఖాన్ ఇలా ప్రకటించాడు:

"రాజ్యాంగసభలో ప్రవేశించని సంస్థానాలను, దేశం శత్రురాజ్యాలనుగా చూస్తుందని సంస్థాన ప్రజా మహాసభలో నెహ్రూ ప్రకటించాడు. ఆయన తాత్కాలిక ప్రభుత్వ సభ్యుడు. కాబట్టి ఈ ప్రకటన ఆలోచనా రహితమని చెప్పవలసివుంది. ఎందుకంటే ఈ భావం నేటి ప్రభుత్వ దృక్పథమేమో అనే అనుమానానికి కారణమవుతుంది. అది ప్రభుత్వభావంకాదు. నేటి రాజ్యాంగసభ నిర్జీవమైపోయింది. దానినింక బ్రతికించడం సాధ్యంకాదు. కాంగ్రెసు ఈ సత్యాన్ని గుర్తించనట్లు నటించినప్పటికి నెహ్రూకు ఈ సంగతి తెలుసు.

సంస్థానాధిపతులకు స్వేచ్ఛ వుందట

"బ్రిటిష్ ప్రణాళికను, తర్వాత బ్రిటిష్ ప్రకటనలను అనుసరించి రాజ్యాంగసభలో చేరకుండా నిరాకరించేందుకు సంస్థానాధిపతులకు హక్కుంది, సంస్థానాలను చేర్చుకొని రాజ్యాంగసభ ప్రాబల్యాన్ని ఏదో విధమైనదనిపించాలని నెహ్రూ చూస్తున్నాడు. కాని ఆయన సంస్థానాధిపతులను ఒత్తిడిచేసి బలాత్కరించకపోవచ్చును.

"ఏకొన్ని సంస్థానాలో కాంగ్రెస్ ఒత్తిడికి లొంగిపోయినవి. చాల సంస్థానాలు నేను వైస్రాయికి భారత నాయకులకూ మధ్య జరుగుతున్న సంప్రదింపుల ఫలితానికై వేచి చూస్తున్నవి. తర్వాత వారు హిందూస్థాన్‌తో కాని, పాకిస్థాన్‌తో కాని తమ ప్రదేశాన్ని బట్టి, లేదా తమకు లాభకారి అని తోచినట్లుగా సంధిచేసుకోవచ్చు. లేక తమంతట తామే స్వతంత్రంగా సంస్థానాలు ఉండిపోవచ్చు.

"ఈ నెహ్రూ వట్టి బెదిరింపులకు సంస్థానాధిపతులు లెక్కించరని నాకు తెలుసు. పండిత నెహ్రూ చూపిన అహంభావమే కాంగ్రెస్ విధానానికి ప్రధాన సూత్రమైతే, వారితో చేరేవారిని దైవం రక్షించుగాక!"

బర్మాలో పాకిస్థాన్ ఉద్యమం

రంగూన్, ఏప్రిల్ 21

బర్మాలో ఆరకాన్ డివిజనులో బుతిడాంగు, మాంగడా ప్రదేశాలకు చెందిన 60,000 ముస్లింలు తమకు ప్రత్యేకరాజ్యం కావాలనే ఉద్యమాన్ని లేవదీశారు.

ఈ 'పాకిస్థాన్' ఉద్యమవివరాలు ఇంకా తెలియరావడంలేదు. ఈ ప్రదేశంలో ముస్లింలు నూటికి తొంబదిమంది ఉంటారు.

ఈమధ్య చిట్టగాంగ్ ముస్లిం ఛాంబరు వారు పైన చెప్పబడిన ప్రదేశాన్ని 'తూర్పు పాకిస్థాను'లో కలపవలసిందిగా బెంగాలు ప్రభుత్వాన్ని కోరారు.

దేశం చీల్చాలనే బ్రిటిష్ కుట్రలు ఫలిస్తున్నవి

లీగు రాకున్నా రాజ్యాంగసభ కార్యక్రమం నడుస్తుంది

పాల్గొనని ప్రాంతాలను వదలివేయ కాంగ్రెస్ నాయకుల సంసిద్ధత

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23

ఈ సంవత్సరంలోగా రాజ్యాంగ నిర్మాణ సభ కార్యక్రమాన్ని ముగించాలని ఉపసంఘాలన్నీ త్వరత్వరగా పనిచేస్తున్నవి. కొన్ని ప్రధాన నిర్ణయాలనుకూడ ఈ కమిటీలు చేశాయి. ప్రధానహక్కులకమిటీ చేసిన నిర్ణయాన్ని తొలగించి సలహాకమిటీ స్వతంత్ర భారతదేశంలో నిర్బంధ సైనిక సమీకరణం ఉండాలని తీర్మానించింది. మైనారిటీలకమిటీ చర్చలు ముగిశాయి. రేపు నివేదికను ముగించి అధ్యక్షునికి పంపుతారు.

సెక్షన్లు సమావేశమవుతాయి

రాజ్యాంగసభ సమావేశమవుతూనే ప్రధాన హక్కులు యూనియన్ అధికారాలు, సంస్థానాధిపతులతో చర్చ ఈ మూడు అంశాలపై చర్చిస్తుంది. తదనంతరం సెక్షన్లుగా విడిపోతుంది.

బి. సి. సెక్షన్లలో లీగుసభ్యులు పాల్గొనకపోతే ఇబ్బంది ఉంటుందని కాంగ్రెస్ నాయకులు గుర్తిస్తున్నారట. కాని, ఇష్టం లేనివారు పాల్గొనకపోవచ్చునని, బ్రిటిష్ ప్రభుత్వం డిసెంబరు 6 వ చేసిన ప్రకటనను బట్టి ఆ సెక్షన్లలో పాల్గొనని ప్రాంతాలు యూనియన్‌లో పాల్గొనకపోవచ్చునని కాంగ్రెస్ నాయకులంటున్నారు.

లీగుతో ఇక కలసి పనిచేయడం కుదరదట

రాజ్యాంగసభ కార్యక్రమ నిర్ణయ కమిటీ ఎనిమిది నెలల్లో రాజ్యాంగ చట్ట నిర్మాణం పూర్తి కావాలని నిర్ణయించింది. కాబట్టి ఇక లీగుతో కలవడమన్నది లేదు అని ఒక కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు ఆ. ప్రె. విలేఖరితో అన్నాడు. లీగు సభలో పాల్గొంటుందేమోనని యిన్నాళ్ళూ రాజ్యాంగసభ నెమ్మదిగా పనిచేసింది. ఇక త్వర త్వరగా తనపని తాను నిర్వర్తిస్తుంది అని కూడ కాంగ్రెస్ వర్గాలద్వారా తెలుస్తున్నది.

సంస్థానాల ప్రవేశం

ఇప్పటికి దాదాపు 20 మంది సంస్థాన ప్రతినిధులు సభలో పాల్గొంటానికి నిశ్చయించారు. ఇందులో బరోడా, జయపూర్, పాటియాలా, జోధ్‌పూర్, రీవా, కొచ్చిన్, గ్వాలియర్ ప్రతినిధులున్నారు.

ఒరిస్సా సంస్థానాలు పాల్గొంటాయట

జంషెడ్‌పూర్, ఏప్రిల్ 22

చటీస్‌గర్ ఒరిస్సా ఏజన్సీకి చెందిన తూర్పు సంస్థానాధిపతులొక సమావేశం జరిపారు. అందులో రాజ్యాంగ నిర్మాణసభలో పాల్గొనాలని తీర్మానించారు.

ఒరిస్సా గ్రూపు, చటీస్‌గర్ గ్రూపులు రెండూ సభ్యుల ప్రతినిధులను పంపుతాయి. ఈ సంస్థానాలలో ఎన్నికకు ఏ మాత్రం ప్రజాతంత్ర పద్ధతి అనుసరించడంలేదు.

పూర్తిగా రాజుల కొత్తుంతో నిండివున్న సంఘాయిలు, మునిసిపాలిటీలు 25000 జనాభాకు ఒకరు చొప్పున కొందరి పేర్లతో జాబితా తయారుచేస్తాయి. వారు రాజ్యాంగ సభకు ప్రతినిధులను ఎన్నుకుంటారట. వీరు ప్రజాప్రతినిధులు కారని వేరే చెప్పనవసరంలేదు

బీరారు నైజాంకు చెందరాదు

అఖిలపక్ష మహాసభ తీర్మానం

అకోలా, ఏప్రిల్ 4

నిన్న ఇక్కడ అఖిలపక్ష మహాసభ బ్రిజిలాల్ బియాని (సి.పి. అసెంబ్లీ స్పీకరు) అధ్యక్షతక్రింద సమావేశమైంది. వివిధ సంస్థలకు, పార్టీలకు చెందిన 80 మంది ప్రముఖ నాయకులు సభకు వచ్చారు. యీ క్రింది తీర్మానాలు చేశారు:

2. బీరారులో నైజాంసంస్థాన ప్రభుత్వాధికారం ఏర్పడకూడదని, అందుకు అంగీకరించము అని ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాము. బీరారునుగూర్చి బ్రిటిష్ ప్రభుత్వమూ, నైజామూ ఏలాటి సంధినిగాని చేసుకోరాదు. చేసుకున్నా ఆ సంధి పత్రాలకు బీరారుప్రజలు బద్ధులుకారు." బీరారు నైజాములో చేరకూడదన్న తమ ఆశయంకోసం పనిచేయడానికి ఒక కమిటీని నియమించారు.

4. "ఈ కమిటీతో అనుమతి పొందకుండా ఏ వ్యక్తిగాని, నైజాం ఆహ్వానిస్తే సంప్రదింపులు జరపడానికి వెళ్ళరాదను." అన్నతీర్మానంపై వాదోపవాదాలు చెలరేగాయి. కాని అఖరుకు అధిక సంఖ్యాకులతో తీర్మానం ఆమోదింపబడింది.

నేపాల్‌లో సత్యాగ్రహం

పోలీసుల లాఠీచార్జి

కలకత్తా, ఏప్రిల్ 22

నేపాలులో ఏప్రిల్ 20 వ తేదీన పౌరసత్వ హక్కులు కావాలని పెద్ద బహిరంగ సభ పెట్టి, కరపత్రాలు పంచిపెట్టారు. 'రెక్సాల్'లో నేపాల్ జాతీయ కాంగ్రెసుకు చెందిన ఐదుగురు వాలంటీర్లు సత్యాగ్రహం చేశారు.

సాయంత్రం 5000 మంది ప్రజలు పెద్ద ఊరేగింపు లేవదీశారు. నేపాల్ ప్రభుత్వ పోలీసులు లాఠీచార్జి చేయగా చాలమంది స్త్రీలు, బిడ్డలు గాయపడ్డారు. కాని సత్యాగ్రహుల నెవరిని అరెస్టుచేయలేదు. ఇవ్వాళ మరొక దళం సత్యాగ్రహం చేయబోతూ ఉంది.

నేపాల్ జాతీయ కాంగ్రెసు కార్యదర్శి డి. బి. పెరియార్ సంస్థానంలో జరిగే సంఘటనలను గురించి గాంధీజీ, నెహ్రూ, పటేల్, మొదలగు కాంగ్రెసు నాయకులకు టెలిగ్రాములద్వారా తెలియజేశారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library, 3rd Cross Road, C P T Campus, Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి
1947 ఏప్రియల్ 24 : గురువారం

ఇండియా మంత్రిపై మన పత్రికల ఆశలు

కొత్తవైస్రాయిగా మౌంట్‌బాటన్ ప్రభుత్వ నియమించబడినప్పుడు జాతీయ పత్రికలు వేక ఉత్సాహగానాలు చేశాయి. పాతవైస్రాయి లిన్లిత్‌గోకు మర్దతు యిచ్చావిచీ, కొత్త వైస్రాయి 'యథాస్థానం చూపుకాదని'కథలు అల్లాయి. లీసు రాజ్యాంగ నిర్మాణసభకో ఏదోమో, తాత్కాలిక ప్రభుత్వంలో మంచి కలిగించవచ్చు తీర్పువేస్తాడని ఆశించాయి. కాంగ్రెసుకేవో ఒరగబెడతాడని కొత్త వైస్రాయి అకాశానికి ఎత్తుతూ కీర్తించాయి.

రైతు కార్మికుల హక్కులను కాంగ్రెసు మంత్రివర్గం బలపర్చాలి

కర్నూల్ జిల్లా మున్సిపల్ కార్మిక మహాసభలో పిల్లలమర్రి వెంకటేశ్వర్లుగారి ప్రసంగం

కర్నూలు, ఏప్రిల్ 14

కర్నూలుజిల్లా మునిసిపల్ కార్మికుల ప్రథమ మహాసభ 13న కర్నూలులో జరిగింది. గుంటూరు జిల్లా ముస్లింలీగు ప్రధాన కార్యదర్శి జనాబ్ సయ్యదు మహబూబ్ సాహెబుగారు అధ్యక్షత వహించారు. ఆంధ్రరాష్ట్ర మునిసిపల్ వర్కర్సు యూనియన్ అధ్యక్షుడు శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు (యం. యల్. ఏ)గారు మహాసభను ప్రారంభించారు. వివిధ ప్రాంతములనుండి చాల ప్రతినిధులు మహాసభకు వచ్చారు.

...గాక ముస్లిములీగువారును, కాంగ్రెస్‌వాదులు గూడా కార్మికుల విషయమున శ్రద్ధవహించి వారి కోర్కెలను బలపర్చాలన్నారు. కార్మికుల న్యాయమగు కోర్కెలను బలపర్చుటకు తమలు ప్రకాశం మంత్రివర్గము తుపాకి గుండ్లతోను, లాఠీఛార్జీలతోను కార్మికుల నణచబూనడం గర్హనీయం. పౌరసత్వ హక్కులకై అర్జినెమ్మల దిక్కరించిన కాంగ్రెసు మంత్రులే, నేను అర్జినెమ్మల జారీ చేసి పౌరసత్వ హక్కుల నరికట్టుట విగ్గు చేటని, అందరూ కార్మికుల పోరాటముల బలపర్చాలని కోరారు.

ప్రభుత్వమిచ్చిన వాగ్దానాలు చెల్లించాలి

తెనాలి, ఏప్రియల్ 17

తెనాలితాలూకా మాజీసైనిక మహాసభ 16-4-47 న జాగర్లమూడిలో జరిగింది.

సభకు యం. సి. హెచ్. సుబ్బారావు గారు అధ్యక్షత వహించారు.

తాలూకా అంతటినుండి 200 మంది మాజీసైనికులు సభకు వచ్చారు.

యక్సుసార్జెంటు సుందరరావుగారు మాట్లాడుతూ యుద్ధంలోకి తీసుకొనేప్పుడు ప్రభుత్వము చేసిన వాగ్దానాలన్నీ యెగిరిపోయాయనీ, అవాసం లేక కొలదీవున్న మాజీ సైనికులు భరించరాని అవస్థలు పడుతున్నారనీ, జాతీయ ప్రభుత్వాలు, దేశాన్ని పాసిస్టు ప్రమాదంనుండి తమ ప్రాణాలొడ్డి కాపాడిన మాజీ సైనికులను నిరాదరణతో చూడడం శోచనీయమనీ అన్నారు.

మాజీ సైనికులకు వృత్తులు కల్పించాలి

ప్రభుత్వం నావికుల విడుదల చేయాలి

వడుకూరు, ఏప్రిల్ 18

బెజవాడ తాలూకా మాజీ సైనికుల మహాసభ వడుకూరులో జరిగింది. ... గారు సభకు అధ్యక్షత వహించారు. సభకు సుమారు 200 మంది మాజీ సైనికులు హాజరయ్యారు. మాజీ సైనికుల కష్టాలనుగురించి పలువురు మాట్లాడారు.

తదుపరి అరెస్టుచేయబడిన భారత నావికులను వెంటనే విడుదల చేయాలనియూ, మాజీ సైనికులకు వృత్తికల్పించాలని మొదలగు తీర్మానాలు చేయబడ్డాయి.

చిరువోలు లంకలో పోలీసు సోదాలు

చల్లపల్లి, ఏప్రిల్ 18

ఏప్రిల్ 14 న మధ్యాహ్నం 12 మంది రిజర్వుపోలీసులు, ఒక సబిన్‌స్పెక్టరు ...

పార్టీకి రాజీనామా పెట్టమని పోలీసుల నిర్బంధం

విప్లవ చైతన్యాన్ని వ్యర్థం చేయకండి

ప. గో. జిల్లా యువజన సభలో అంబికా చక్రవర్తి హెచ్చరిక

కా॥ ప్రేడ్ వెంకటకృష్ణయ్య అరెస్ట్

'సాహిత్య విద్యాలయం' మే 6న ప్రారంభం

'కొత్తసంఘాలకు అనర్థంగా ధాన్యం ధర పెంచారు'

బస్తాకు రు 6 లు బోనసు యివ్వాలి

లేకపోతే రక్తపాతంజరగవచ్చునని ప్రకాశంగారి బెదరింపు

మద్రాసు, ఏప్రిల్ 21

ధాన్యం బస్తాకు రు 18 ల ధర యివ్వక పోతే రైతులు సత్యాగ్రహం చేయాలని, రంగాగారు చేసిన సూచనను ఆహార శాఖ మంత్రి రాజన్‌గారు అసెంబ్లీలో తప్పు పట్టడం సరికాదని నేడు మాజీ ప్రధాని ప్రకాశం పంతులుగారొక పత్రికా ప్రకటన చేశారు.

...అలు, లెక్కచూచుకోవలసిన సమయం కాదు." అని ప్రకాశంగారు కొత్త కాంగ్రెసు మంత్రులను తమ ప్రకటనలో హెచ్చరించారు.

ఇదంతా వ్యతిరేకప్రచారం కాదనీ, ప్రబల ఆహార సమస్యల సందర్భంలో రాజకీయాలకు తావులేదనీ, వెంటనే చర్య తీసుకుంటే గాని పరిస్థితి చక్కబడదనీ అంటూ ప్రకాశం...

వచ్చే ఎన్నికలలో కుట్రదారులకు బుద్ధిచెప్పాలి

ప్రకాశంగారి ప్రసంగం

కొండపల్లిలో తిండికరువు

కొండపల్లి, ఏప్రిల్ 18

సుమారు వారం రోజులనుండి కొండపల్లి రేషన్ డిపోలలో బియ్యం దొరకక ప్రజలు నానాయిబ్బందులు పడుచున్నారు. ఇక్కడ 7 డిపోల ద్వారా వారానికి 120 బస్తాల బియ్యం సప్లయి అగుచున్నది. ఈవారంలో 12-4-47 నుండి డిపోలో బియ్యం అయిపోయినవి మొదటి నాలుగు రోజులలో 7 డిపోలకూ కలిపి 25 బస్తాల నూకలు ఇచ్చారు. యీ నూకలు కూడా ముక్కిపోయి చెడువాసన కొట్టుచున్నవి. పురుగులు కూడా విపరీతంగా యున్నవి. అందుచేత ప్రజలు తినుకొనుటకు భయపడుచున్నారు.

17-4-47 గురువారంనాడు మాత్రం 7 డిపోలకూ కలిపి 30 బస్తాల బియ్యం ఇచ్చారు. ఈబియ్యంకూడా సక్రమంగా పంపకంబడలేదు. కొంతమందికిమాత్రమే అందినవి. అందువల్ల బ్లాకుమార్కెటుధరలు విపరీతంగా పెరిగిపోవుచున్నవి. బియ్యం శేరు 15...

పరవాడ ఫిర్కా ప్రజల గగ్గోలు

7 వ కృష్ణాజిల్లా వ్యవసాయ కూలీసభ

ఏప్రిల్ 26, 27 ఎలమర్రులో

"నేను అరెస్టయితేగాని ప్రభుత్వం దిగరాదు"

కొల్లూరులో ఆచార్య రంగాగారి సుభాషితాలు

(మా విలేఖరి)

కొల్లూరు, ఏప్రిల్ 18

ఆచార్య రంగాగారు 15 వ తేదీ మా గ్రామం విచ్చేశారు. ఇండ్లకొర్తానా యజమానులు, ఉత్తరపేట రైతులు, క్రావ (సమీప గ్రామం) గ్రామ కాంగ్రెస్‌వారూ స్వాగత పత్రాలు సమర్పించారు. అందులో "జమీందారీ విధానం, ఈనాందారులను రద్దుచేయించాలని, రైతులకు జపవరినుండి ధాన్యానికి బోనస్ ఇప్పించాలనీ, వీరుకు బోనసులు లేవరైతుల కందరేదనీ, బ్లాకుమార్కెట్టును...

...కమ్యూనిస్టులు కూలీ ప్రభుత్వం కావాలంటారు. కూలి ప్రభుత్వంలో విద్యార్థులు ... నేను రైతు ప్రజారాజ్యం కావాలంటాను."

తర్వాత రంగాగారు విరాళాలకు ... చేయగా రైతు కాంగ్రెసువారు ... యలు, కొర్తానావారు 150 ... ఇచ్చారు. కాపరవేని అంకినీడుగారు ... రూపాయలిచ్చారు. వీరింట్లోనే ... గాజుల్లంక కేసు సందర్భం ... పోలీసు అధికారులంతా అతిథి ... పొందుతున్నారు. పూర్వంనుంచీ ... ప్రముఖులు.

ధాన్యం ధరలు

సత్యాగ్రహం చేయండి

కృష్ణాజిల్లా చేనేతసంఘ కార్యవర్గ తీర్మానాలు

5 వ తిరువూరు తాలూకా రైతుమహాసభ

ఏప్రిల్ 29, 30 కంభంపాడులో

పర్మనెంట్ సెటిల్మెంటు రద్దుకై బెంగాల్‌లో బిల్లు

పెద్ద ఆస్తులవారికి రక్షణ

జమీందార్ల కొరకై ఋణ నివారణ ప్రయత్నాలు

కలకత్తా, ఏప్రిల్ 21

నేడు బెంగాల్ ఎసెంబ్లీలో రివెన్యూ మంత్రి పర్మనెంటు సెటిల్మెంటును రద్దుచేస్తూ బిల్లును సెలక్టు కమిటీకి పెట్టాలనే తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.

బిల్లులోని హక్కులు

ఈ బిల్లు ప్రకారం ఏ కుటుంబమూ 100 బీఘాల (33 ఎకరాల) మించి భూమినికలిగి వుండరాదు. 8 ఎకరాలకు తక్కువ అస్తులను వంచుకొనడానికి వీలులేదు. భూస్వాముల నుంచి భూములు తీసుకొన్నందుకు ప్రతిఫలం ఇస్తారు. 2 వేల రూపాయల వరకు నికరాదాయం గలవారికి వారి ఆదాయానికి 15 రెట్లు ప్రతిఫలం ఇస్తారు. 2 మొదలు 5 వేల వరకు ఆదాయం గలవారికి 12 రెట్లు ప్రతిఫలం ఇస్తారు. కాని ఆ ప్రతిఫలం 30 వేల రూపాయలకు తక్కువగా వుండదు.

5 మొదలు 10 వేలవరకు నికరాదాయం గలవారి ఆదాయంకు 10 రెట్లు ప్రతిఫలం ఇస్తారు. కాని, ఆ ప్రతిఫలం ఏ సందర్భంలోనూ 80 వేలకు తక్కువ వుండరాదు, 10 వేలకు పైబడిన ఆదాయంగలవారికి 8 రెట్లు ప్రతిఫలం ఇస్తారు. కాని, కాని అది ఏవిధంగానూ లక్షరూపాయలకు తగ్గివుండరాదు.

భూస్వాములకు ఇచ్చే ప్రతిఫలం అంతా ధనరూపంలోనే ఇవ్వరు. వేయి రూపాయలకు లోపులయితే సొమ్మురూపంలో ఇస్తారు. ఎక్కువ అయితే 3 రూపాయలు వడ్డీకిచ్చే బాండ్లు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన పరిశ్రమలనుంచి బాండ్లు ఇస్తారు.

భూస్వాములకు ఋణవిమోచనం

బిల్లును వివరిస్తూ రివెన్యూ మంత్రి, భూస్వాములు విపరీతంగా ఋణాలపాలు కావడంవలన వారికి రక్షణ యివ్వడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోబోతున్నారు. ఋణాలను తగ్గిస్తామనీ, ప్రభుత్వమిచ్చే నష్టపరిహారంలో సగానికిమించి ఋణాలు అప్పుచేయడానికి వీలులేకుండా చేస్తామనీ, పరిశ్రమలలో పెట్టుబడి పెట్టేందుకు భూస్వాములకుప్రోత్సాహమిస్తామనీ చెప్పారు.

పత్రికలపై బెంగాలు ప్రభుత్వపు ఆంక్షలు

అసెంబ్లీలో నిరసన ప్రతిపాదన

కలకత్తా, ఏప్రిల్ 22

పోలీసుల చర్యలపై ముందుగా అధికారుల అనుమతి లేనిదే పత్రికలు ప్రచురించరాదనే నిషేధపుటుత్తరువు బెంగాలు ప్రభుత్వం జారీచేసింది.

ఈ నిషేధానికి తన అసమ్మతిని తెలియజేయడానికి బెంగాలు శాసనసభలో కాంగ్రెసు పార్టీ తరఫున ఒక అర్జంటుమోషను ప్రతిపాదన తీసుకొని రాబడింది.

దీనిపై రెండు గంటలపాటు చర్చజరిగిన తర్వాత నిరసన తీర్మానం త్రోసివేయబడింది.

చర్చకు జవాబు చెబుతూ ప్రధాని పోలీసు చర్యలను సమర్థించారు.

స్త్రీల ప్రదర్శనాలు

చర్చ జరుగుతున్నప్పుడు హారిసన్ రోడ్డులో సాయుధ పంజాబు ముస్లిం పోలీసులు చేసిన దురంతాలను నిరసిస్త్తూ వందమందికిపైగా స్త్రీలు, పిల్లలు చాలాసేపు అసెంబ్లీభవనం దగ్గరకువచ్చారు. వరుసా - ఊరేగింపులూ - ప్రదర్శనాలు, చేయరాదనే ప్రభుత్వపుత్తరువును ధిక్కరించి అసెంబ్లీ భవనము ముందు ప్రదర్శనం చేశారు.

పంజాబు పోలీసుల అఘాయిత్యాలు

బెంగాలు శాసనసభలో నిరసన తీర్మానం

కలకత్తా, ఏప్రిల్ 22

ఇవ్వాళ బెంగాలు కౌన్సిల్‌లో కలకత్తా నగరంలో హారిసన్ రోడ్డులో సాయుధ పంజాబు ముస్లిం పోలీసులు అఘాయిత్యాలు జరిపినందుకు నిరసన తెలుపడానికి ఒక అర్జన్టుమోటు ప్రతిపాదన తీసుకొనిరాగా, ఆ పోలీసులను అరెస్టు చేశామని ప్రధాని సురావర్ది ప్రకటించారు. కేసు కోర్టు విచారణలో ఉంది గనుక్ట చర్చించరాదని అధ్యక్షుడు అనుమతినివ్వ నిరాకరించారు.

పంజాబులో మాభాగం మాకు పంచి ఇవ్వండి

పండిత నెహ్రూకు సిక్కు, కాంగ్రెస్‌పార్టీ నాయకుల విజ్ఞప్తి

లాహోరు, ఏప్రియల్ 22

పంజాబు కాంగ్రెస్ అసెంబ్లీపార్టీ నాయకుడు భీమసేనసచార్, పంథిక్‌పార్టీ నాయకుడు స్వరన్‌సింగ్‌లు నేడు తాత్కాలిక ప్రభుత్వ ఉపాధ్యక్షుడు పండిట్ నెహ్రూకు సమిష్టిగా ఒక మెమోరాండం ఇచ్చారు. దానిలో పంజాబువిభజన అవసరాన్నిగురించి ఇలా చెప్పారు:

"ముస్లిములకు పాకిస్థాన్ లభించనిదే ముస్లిమేతరులకు శాంతి వుండదని లీగ్ కొన్ని ఏళ్ళుగా ప్రచారంచేస్తోంది. తర్వాత సత్యాగ్రహంపేరుతో అనేక చట్టవిరుద్ధ కార్యాలుచేసి, చట్టసమ్మతంగా ఏర్పడిన రాష్ట్రప్రభుత్వాన్ని కూలద్రోశారు.

"మంత్రివర్గం రాజీనామా ఇవ్వాక పాకిస్థాన్ వచ్చినట్లే ముస్లింలు భావించసాగారు. లీగ్ తమకిని అయత్నకమ్మని చెప్పినరోజు వచ్చేసినట్లు భావించారు.

"ఈ నెల, నెలాపదిహేను రోజులుగా సాగుతున్న ఘటనలు లీగ్ ప్రాముఖ్యం వున్న మంత్రివర్గం క్రింద తమకు క్షేమం వుండగలదనే ఆశను ప్రజలలో కలిగించడం లేదు. అందుచేత అల్పసంఖ్యాకులయిన హిందువులు, శిక్కులు, హరిజనులు మొదలగువారు తమ మాన ప్రాణాలు, మతం, స్వాతంత్ర్యం, విజ్ఞానం, భాష, మొదలగు వాటిని రక్షించేటందుకు, సిక్కులు చెందిన జాతీయ కట్టులను రక్షించేటందుకు చర్యలు తీసుకోవాలి. 1948 జూన్‌లో అప్పట్లోవున్న ప్రభుత్వంకు అధికారం వొప్పచెప్పి పోతామని బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ప్రకటనవలన ఈ చర్యలు వెంటనే తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. కనక తాత్కాలికంగా వెంటనే పంజాబును రెండు లేక మూడుభాగాలుగా విభజించాలి. ఒక్కొక్కభాగానికి ఒక్కొక్క మంత్రివర్గం ఏర్పడాలి. వీటిపై ఒకే ఒక గవర్నరుంటాడు. ప్రస్తుత పరిస్థితులలో పంజాబుకంతకూ ఒకే ఒక మంత్రివర్గాన్ని ఏర్పరచటంలో మేము సిక్కులు కోర్పడమని స్పష్టంగా చెబుతున్నాము."

అహ్రార్లు కాంగ్రెస్‌నుండి విడిపోయారు

లాహోరు, ఏప్రిల్ 22

అఖిలభారత అహ్రార్ పక్షస సాధారణ సమావేశం జరిగింది. కాంగ్రెస్ నుండి అహ్రార్లు విడిపోవాలని కార్యవర్గం చేసిన తీర్మానం ఆమోదింపబడింది.

బెంగాల్ విభజనను ప్రజలు ఒప్పుకోరు

జోగీంద్రనాథమండల్ ప్రకటన

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21

తాత్కాలిక ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి జోగీంద్రనాథమండల్ ప్రస్తుతపు మత కలహాలు తాత్కాలికమేననీ, ఎంతో కాలం వుండబోవనీ, చెప్తూ బెంగాల్ విభజన ప్రయత్నాలను ఈ విధంగా విరసించారు:

"లీగువారు పాకిస్థాన్ కోరినందుకు వ్యతిరేకంగా బెంగాల్ విభజన వివాదం ప్రారంభించారు. కాని ఇప్పుడు అది ఉచ్ఛస్థాయికి పోయింది. దీనిని సాగిస్తున్నది వట్టి హిందూమహాసభవారే. అయితే నాకు ఆశ్చర్యం వుండకపోవును. లార్డు కర్జన్ 1906 లో ఆ సూచన చేసినపుడు అద్భుత త్యాగ సాహసాలు ప్రదర్శించి, విజయవంతంగా పోరాడిన హిందూ జాతీయవాదులే దానిని నేడు బలపరచడం నాకు విచారం కలిగిస్తోంది. తూర్పు బెంగాల్‌లో పెద్ద పెద్ద జమీందార్లన్న కిరణ్‌శంకరరాయ్, సత్యేంద్రనాథ దాస్ మొదలగువారుకూడా విభజనను బలపరిచేముందు మంచి చెడ్డ ఆలోచించకుండా వుండరని తలచవలసి వస్తుంది.

విభజన కావాలనడానికి చెప్తున్న కారణాలు

హిందువులు అధిక సంఖ్యాకులుగా వున్న పశ్చిమ బెంగాలును ప్రత్యేకరాష్ట్రంగా విభజిస్తే తప్ప తూర్పుబెంగాలులో అల్పసంఖ్యాకులుగా వుండే హిందువులకు రక్షణ దొరకదని ఈ విభజన కోరేవారంతా కారణం చూపిస్తున్నారు. పశ్చిమ బెంగాలు హిందువులు విడిపోవడం జరిగితే తూర్పు బెంగాల్ ప్రజలలో హిందువులసంఖ్య అల్పాల్పం అయిపోతుంది. పరిహద్దుల పొడుగునా కలహాలు పెరగడానికి వీలు ఏర్పడతాయి.

"అంత తూర్పుబెంగాల్‌నుంచి హిందువులు పడమటి బెంగాలునుంచి ముస్లిములు పార్పివేయబడడం సమస్యతెత్తే అది వేరుమాట.

దీనికి ప్రజాబలం లేదు

"అసలు బెంగాలులోని హిందూజనాభా 2,69,48,413 మంది. వారిలో నేడు పశ్చిమబెంగాలుగా విభజించాలనే భాగంలోకి వచ్చే హిందువుల సంఖ్య 1,28,57,431 మంది. మిగిలిన 1,40,90,982 మంది పాకిస్థాన్ బెంగాల్‌లోనే వుండి పోవలసి వస్తుంది. ఆ విషయానికి అక్కడి హిందువులు అంగీకరించరనే విషయం గమనించాలి.

"పైగా పడమటి బెంగాలులోకి వచ్చే 8 జిల్లాలలోని ముస్లిమేతరుల సంఖ్య 1,28,67,431 మంది. వారిలో సవర్ణుల సంఖ్య 48,28,424 మంది మాత్రమే. మిగిలినవారంతా అవర్ణులు, నిమ్నజాతులు. వీరు సవర్ణ పరిపాలన అంగీకరించరు. సవర్ణులలో కూడ అందరూ విభజనకు అంగీకరించడంలేదు. దీనివలన ఏం తేలుతోంది? పశ్చిమ బెంగాలులోని 80,75,216 మంది ముస్లిములు, 80,29,007 మంది అవర్ణులు, సవర్ణులలో కొంతమందికూడా విభజన సంగీకరించవంలేదు. అంటే తూర్పుబెంగాలులో అధిక సంఖ్యాకులుకూడా విభజనను విరాకరిస్తున్నారు. ముఖ్యంగా నిమ్నజాతులు దానికి ఎంతమాత్రం అంగీకరించడంలేదు."

ఇళ్ళస్థలాల అమ్మకం

సత్యనారాయణపురం స్టేషన్‌దగ్గర, కరణయ్యగుళ్ళకు ఉత్తరంగా రైల్వేలైనుకు అనుకుని ఉన్న స్థలం సుమారు 10 వేల గజాలు టి. పి. సి. నెం. 160 న అప్రూవుడు కాబడినస్లాట్లు అమ్మకానికిసిద్ధంగావున్నాయి.

సూర్యారావుపేట చివర, మందు కొట్టు పడమటలో ఉన్న స్థలం (స్థలం చుట్టూ దిట్ట కంప ఉంది. గుడ్డు) సుమారు 6 వేల గజాలు అమ్మకానికి సిద్ధంగ వుంది.

పైస్థలాల వివరాలు సంపూర్ణంగా తెలుసుకోవాలంటే,

కడియాల కాశీవిశ్వనాథంగారు

C/o ఆంధ్రనాష్ట్ర రైతుసంఘం మేడపైన గవర్నరుపేట, బెజవాడ.

ప్రజాతంత్ర స్థాపనకు కొరియాలో అమెరికా ఆటంకాలు

ప్రజా పక్షాలపై నిర్బంధ విధానం

మార్షలుకు మాలొటావ్ జాబు

మాస్కో, ఏప్రిల్ 22

కొరియాను అయిదేళ్ళు సోవియటు, అమెరికా సంయుక్త ధర్మకర్తృత్వపాలన కింద ఉంచాలనీ, ఈలోగా ప్రజాతంత్ర సంస్కరణలు జరిపి, ప్రజాసంస్థల సహకారంతో తాత్కాలికప్రభుత్వాన్ని నియమించడం కోసం ఒక కమిషన్‌ను నియమించాలనీ లోగడ మాస్కోలో అగ్రరాజ్యాలు నిర్ణయించాయి. కాని, అమెరికా ఈ నిర్ణయాలను భగ్నపరచ నిశ్చయించింది. తన ఆక్రమణ కిందవున్న దక్షిణకొరియాలో ప్రజాతంత్ర వ్యతిరేక వర్గాలను ప్రోత్సహించి, వారి ద్వారా తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని స్థాపించాలనుకుంది. సోవియటు ఈ ప్రయత్నాలను నిరసించింది. సంయుక్త కమీషన్ పని ఆగిపోయింది.

ఇప్పటి మాస్కో సమావేశ సందర్భంలో మాలొటావ్‌కు అమెరికా విదేశాంగమంత్రి మార్షల్ ఏప్రిల్ 8 న ఒక జాబు రాశాడు. కొరియా కమీషన్ కార్యక్రమం భగ్నమయినందుకు నేరాన్ని సోవియటుపై రుద్దజూచాడు. ఆ కమీషన్ పని తిరిగి ప్రారంభించడానికి సోవియటు అంగీకరించవలసిందని కోరాడు.

మాలొటావ్ జవాబు

మార్షల్ జాబుకు మాలొటావ్ పంపిన జవాబు ఈవేళ ప్రకటింపబడింది. మాలొటావ్ ఇలా రాశాడు:

"కొరియా కమీషన్ వ్యవహారాల్లో మాస్కో నిర్ణయాలపట్ల అమెరికా వ్యతిరేకను సోవియటు ఎదుర్కోవలసి వచ్చింది.

"కొరియా ప్రజాతంత్రపార్టీలు, అభివృద్ధికర సంస్థల సలహాలను తీసుకొని సంస్కరణలు ప్రవేశపెట్టవలసిందిగా కొరియా కమీషన్‌ను అగ్రరాజ్యసమావేశం ఆదేశించింది. ఆ నిర్ణయం ప్రకారం అటువంటి సంస్థలకు ఆహ్వానాలు పంపవలసిందిగా సోవియటు ప్రతినిధులు పట్టుబట్టారు.

ప్రజా సంస్థలపట్ల అమెరికా బహిష్కరణ

"దీనికి అమెరికా ప్రతినిధివర్గం ఆటంకాలు కలిగించింది. దక్షిణ కొరియాలోని ప్రధాన ప్రజాతంత్ర సంస్థలను మినహాయించ జూచారు. అగ్రరాజ్య సమిష్టి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళన సాగిస్తున్న వర్గాలనే ఆహ్వానించజూచారు. ఇటువంటి ప్రజావ్యతిరేక సంస్థలను 17 మ, అగ్రరాజ్య నిర్ణయాలకు అనుకూలంగాఉన్న ప్రజా సంస్థలను మూడింటిని అమెరికా ప్రతినిధులు తమ జాబితాలో చేర్చారు. అఖిల కొరియా లేబర్ ఫెడరేషన్, అఖిల కొరియా రైతు సంఘం, కొరియా నేషనల్ రివల్యూషనరీ పార్టీ, అఖిల కొరియా యువజనసంఘం — ఇటువంటి ప్రజాసంస్థలేవీ ఈ అమెరికా జాబితాలో లేవు.

"అమెరికావారి దృక్పథంతో ఏకీభవించడం సోవియటు ప్రతినిధివర్గానికి అసాధ్యమైంది. అయినప్పటికీ, సమిష్టి నిర్ణయాలను సాధించడానికి ఎంతో ప్రయత్నించారు. కాని లాభంలేకపోయింది. చివరకు అమెరికా ప్రతినిధుల సూచనపైనే కమీషన్ కార్యక్రమాన్ని ఆపివేయవలసి వచ్చింది.

"ఆ తర్వాతకూడ, ప్రతిష్టంభనను పరిష్కరించడానికి సోవియటు అధికారులు ప్రయత్నించారు. ఈ దృష్టితోనే కొరియాలోని సోవియటు సేనాధిపతి అమెరికా సేనాధిపతికి ఒక జాబు రాశాడు. ఈ జాబువల్ల ఫలితం కలుగుతున్నట్లే కనపించింది. కాని పిప్రవరి28 కిసోవియటుఅధికారిరాసినజాబుకు ఇంతవరకు జవాబేలేదు. అంగీకారం కుదరగలదనే ఆశ అంతటితో అంతరించిపోయింది," అని మాలొటావ్ వివరించాడు.

"అగ్రరాజ్య నిర్ణయాల ననుసరించి సోవియటుప్రభుత్వం, తన అధీనంలోవున్న ఉత్తరకొరియాలో ప్రజాతంత్ర సంస్కరణలను అమలుజరిపింది. ప్రజలందరికీ ఓటింగు హక్కునుకలుగజేసింది. స్త్రీలకు సరిసమాన హక్కులను ప్రకటించింది. స్థానికపరిపాలనా సంస్థలకు ఎన్నికలు జరిపించింది. వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టి, భూమిలేని రైతులకూ, బీదరైతులకూ మొత్తం 7 లక్షల 25 వేల మందికి, 2 కోట్ల 15 లక్షల యకరాలను పంచిపెట్టింది. ఈ భూములు ఇదివరకు జపాను పెత్తందార్ల, వారి తొత్తుల చేతిలో ఉండేది.

"రోజుకు 8 గంటల పనివేళను అమలు జరిపాము. సోషల్ ఇన్స్యూరెన్సు మొదలైన ఇతర పారిశ్రామిక సంస్కరణలను అమలు జరిపాము.

"విద్యా సంస్కరణలు అమలులోకి వచ్చాయి. అన్ని పాఠశాలల్లోను కొరియా భాషనే మాతృభాషగా చేశారు."

కొరియా పునర్నిర్మాణానికి సూచనలు

కొరియా కమిషన్ పనిని తిరిగి ప్రారంభించాలన్న మార్షల్ సూచనకు తనకేలాంటి అభ్యంతరమూ లేదని మాలొటావ్ స్పష్టం చేశాడు. సోవియటు ప్రతినిధివర్గం కోరుతున్నదదే అదన్నాడు.

కొరియా విషయంలో ఒడంబడికకు ఈ దిగువ ప్రాతిపదికను సోవియటు ప్రధానంగా భావిస్తున్నదన్నాడు.

(1) ప్రజాతంత్ర సంస్థల ప్రతినిధులతో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరచి, దాని ద్వారా కొరియాను ఆర్థికంగా, రాజకీయంగా ఏకీకరణం చేయాలి. విదేశ జోక్యంలేని స్వతంత్ర రాజ్యంగా పునర్నిర్మించడాన్ని త్వరపరచాలి.

(2) ఏ వర్గాన్నీ మినహాయించకుండా సర్వజనీన వోటింగు పద్ధతిపై ఎన్నికలు జరిపించాలి.

(3) కొరియాలో ప్రజాతంత్ర వ్యవస్థను సుస్థిరంగా స్థాపించడానికే, అక్కడి జాతీయ ఆర్థిక వ్యవస్థను బలపరచి, జాతీయ సంస్కృతిని పెంపొందించడానికి అగ్రరాజ్యాలు తోడ్పడాలి.

దక్షిణ కొరియాలోని సియోల్‌నగరంలో మే 20 న కమిషన్ తనపని తిరిగి ప్రారంభించాలనీ, 1947 జులై - ఆగస్టు మధ్యకాలంలో తాత్కాలిక ప్రభుత్వ స్థాపనను గురించి తన సూచనలను రెండు ప్రభుత్వాలకూ అందజేయాలనీ మాలొటావ్ సూచించాడు.

అమెరికా అధీనమండలంలో దారుణ నిర్బంధాలు

అమెరికా అధీనమండలమయిన దక్షిణ కొరియాలో దారుణ నిర్బంధవిధానం అమలు జరుగుతూందని సోవియటు వార్తా సంస్థ 'టాస్' బయటపెట్టింది. ప్రజాతంత్ర సంస్థల నాయకులను అరెస్టుచేస్తున్నారని తెలిపింది. అరులక్షల సభ్యత్వంగల లేబరు ఫెడరేషన్ నాయకులపైనా, 30 లక్షల సభ్యత్వంగల అఖిల కొరియా రైతుసంఘ నాయకులపైనా, యువజనసంఘ నాయకులపైనా, అరెస్టు వారంట్లు ఉన్నాయని, ప్రజాసభ సంఘ ఉప కార్యదర్శి పాక్ మున్‌గ్యు, నేషనల్ రివల్యూషనరీ పార్టీ నాయకుడు కిమ్-వాంగ్-డాంగ్ మొదలైన పదులకొలది నాయకులు అరెస్టయారని బయటపెట్టింది.

ప్రజాశక్తి చందా

సంవత్సరం చందా	రు. 24—0—0
విడిపత్రిక	0—1—0
వారపత్రిక సం॥ చందా	9—0—0
వారపత్రిక	0—3—0

END OF ISSUE